

కొత్త కలెక్టర్ బాధ్యతల స్వీకరణ ఒకరోజు వాయిదా

పాడేరు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లా కలెక్టర్‌గా నియమితులైన ఏఎస్.దినేష్‌కుమార్ బాధ్యతల స్వీకరణ ఒకరోజు వాయిదా పడింది. తొలుత ఆయన బుధవారం బాధ్యతలు చేపడతారని అధికారులు ప్రకటించినప్పటికీ అనివార్య కారణాల వల్ల గురువారం స్వీకరించనున్నారు. కొత్త కలెక్టర్ బుధవారం సాయంత్రం ఇక్కడికి చేరుకుని గురువారం ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగ్లే బదిలీపై వెళుతున్న కలెక్టర్ విజయసునీతకు బుధవారం కలెక్టరేట్‌లో వీడ్కోలు పలికేందుకు అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖరీఫ్‌కు గిరి రైతుల సన్నద్ధం

- 90 శాతం రాయితీ విత్తనాల పంపిణీ
- ఇప్పటికే వేసవి దుక్కులు పూర్తి చేసిన గిరిజనులు
- జిల్లా వ్యాప్తంగా 59,189 హెక్టార్లలో వరి సాగు



జి.మాడుగుల మండలం వి.కోడాపల్లి ప్రాంతంలో దుక్కి పనులు చేపడుతున్న గిరి రైతులు

(ఆంధ్రజ్యోతి-పాడేరు)

మన్యంలో ఖరీఫ్ వ్యవసాయ పనుల్లో గిరిజన రైతులు నిమగ్నమయ్యారు. ఏజెన్సీలో ఎటు చూసినా నీటితో నిండిన పంట పొలాలు, భూములను దున్నుతున్న రైతులే దర్శనమిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లోనే వర్షాలు కురవడంతో వేసవి దుక్కి పనులను పూర్తి చేశారు.

అలాగే జూన్, జూలై నెలల్లోనూ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవడంతో దుక్కి పనులపై దృష్టి సారిస్తున్నారు. ఈ నెలాఖరు, జూలై రెండో వారానికి దుక్కి పనులను పూర్తి చేసి, జూలై ఆఖరు వారం నుంచి ఆగస్టు నెల ముగిసే నాటికి వరి నాట్లు పూర్తి చేసేలా వ్యవసాయ పనులు చేపడతారు. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో లక్షా 21 వేల హెక్టార్లలో పంటలు సాగవుతుండగా దానిలో వరి 59,189 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. అధిక విస్తీర్ణంలో వరి సాగవుతున్నప్పటికీ, ఏజెన్సీలోని గిరిజన రైతులు తమ ఆహార అవసరాలకు మాత్రమే వాటిని వినియోగిస్తారు. దీంతో మన్యంలో వరి ఆహార పంటగా మాత్రమే సాగవుతుండగా వాణిజ్య పంటగా వృద్ధి చెందలేదు.

90 శాతం రాయితీపై విత్తనాలు పంపిణీ

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి గిరిజన రైతులకు 90 శాతం రాయితీపై పలు విత్తనాలను పంపిణీ చేసే ప్రక్రియకు వ్యవసాయాధికారులు శ్రీకారం చుట్టారు. ఏజెన్సీలో 23,840 క్వింటాళ్ల వరి, 141 కింటాళ్ల రాగులు, 364 క్వింటాళ్ల అపరాలు, 4,500 క్వింటాళ్ల రాజ్‌మా, 648 క్వింటాళ్ల వేరుశగన విత్తనాలను 90 శాతం రాయితీపై పంపిణీ ప్రక్రియ జరుగుతున్నది. అలాగే రొట్ట ఎరువులైన జనుము 747 క్వింటాళ్లు, పిల్లిపెసర 401 క్లింటాళ్లు పంపిణీ చేస్తున్నారు.

జిల్లాలో ఖరీఫ్‌లో సాగయ్యే పంటలు	
వరి:	59,189 హెక్టార్లు
అపరాలు:	2,820 హెక్టార్లు
నూనె గింజలు:	1,405 హెక్టార్లు
ఇతర పంటలు:	38,695 హెక్టార్లు



పాడేరు మండలం చింతలవీధి ప్రాంతంలో వరి నారు కోసం సిద్ధం చేస్తున్న మడులు

మూఢ నమ్మకాలకు గిరిజనుల ప్రాణాలు బలి!

ఆధునిక యుగంలోనూ క్షుద్ర పూజలపై విశ్వాసం

- పరోక్షంగా.. ప్రత్యక్షంగా ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు
- కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోతున్న గురువులు
- మన్యంలో చర్చనీయాంశమైన చుట్టుమెట్ట ఘటన
- గిరిజనులకు వాస్తవ పరిస్థితులపై చైతన్యపరచడం అనివార్యం

(ఆంధ్రజ్యోతి-పాడేరు)

మన్యంలోని గిరిజనుల అమాయకత్వం.. నిరక్షరాస్యత.. తరతరాలుగా వస్తున్న ఆచార, సంప్రదాయాల నేపథ్యంలో మూఢనమ్మకాలు అదే స్థాయిలో వారి జీవనంతో పెనవేసుకుంటున్నాయి. మూఢనమ్మకాలు పరోక్షంగా, ప్రత్యక్షంగా గిరిజనుల ప్రాణాలు బలిగొంటున్నాయి.





ఏజెన్సీలో దోష నివారణకు పూజలు నిర్వహిస్తున్న గిరిజనులు (ఫైల్). (ఇన్‌సెట్లో) 2021లో అనంతగిరి మండలం బగ్మారవలసలో జరిగిన హత్యను పరిశీలిస్తున్న పోలీసులు(ఫైల్ ఫొటో)

పెదబయలు మండలం చుట్టుమెట్ట గ్రామంలో తాజాగా ఓ గిరి మహిళలకు నాటు (బూత) వైద్యం చేస్తున్న క్రమంలో గురువు మహదేవ్, సహాయకుడు త్రినాథ్ మృతి చెందారు. అయితే వారి మృతికి గల కారణాలపై స్పష్టత రాలేదు. దీంతో మన్యంలో మూఢనమ్మకాలతో గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్న వైనం తాజాగా చర్చనీయాంశమైంది. ఏజెన్సీలో ఇటువంటి ఘటన ఇది మొదటిదీ కాదు.. ఆఖరిది కాబోదు. ఆయా ఘటనలు జరిగినపుడు అధికారులు కొన్ని రోజులు హడావిడి చేయడం.. తర్వాత మిన్నకుండడం పరిపాటిగా మారింది. ముఖ్యంగా ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. అలాగే ఒడిశా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇందుకు సంబంధించిన పూజలు, మంత్రాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు గురువులు సైతం ఉన్నారు. దీంతో మూఢనమ్మకాలను అతిగా విశ్వసించే వారంతా ఒడిశా వెళ్లి అక్కడ దిసారీ (మూఢనమ్మకాలకు పూజలు చేసే గురువు)గా శిక్షణ పొంది, తమ గ్రామాల్లో అనారోగ్య సమస్యలు మొదలుకుని, అన్ని రకాల వ్యాధులు, దోషాల నివారణకు క్షుద్ర పూజలు, ఇతరులను ఇబ్బందులకు గురిచేసే చెడుపు, చిల్లంగి వంటి కార్యాలను నిర్వహిస్తుంటారు. దీంతో వాటిపై నమ్మకం ఉన్న గిరిజనులు వాటి కోసం దిసారీని ఆశ్రయిస్తుంటారు. అలాగే దిసారీగా ఆడ, మగవారు సైతం క్షుద్ర పూజలు, మంత్రాలు చేస్తుంటారు.

ఏజెన్సీలో ఎటువంటి వాటికి పూజలు చేస్తారంటే..

దిసారీలు ఆల్ ఇన్ వన్‌గా గిరిజన పల్లెల్లో పూజలు చేస్తుంటారు. వ్యక్తులకు జ్వరాలు, విరేచనాలు, వాంతుల వంటి వాటితో పాటు గ్రామంలోని పంటలు బాగా పండకపోయినా.. పశువులు వ్యాధులతో మృతి చెందినా.. ఊరికి దోషం పేరిట పొలిమేరల్లో పూజలు చేస్తారు. అలాగే వ్యక్తిగత సమస్యలపై దిసారీ ఇంటిలోనే దేవత విగ్రహాలు/ఫొటోల వద్ద ప్రత్యేక పూజలు చేసి జంతు బలిని ఇస్తుంటారు. అనారోగ్య సమస్యలతో పాటు తమకు గిట్టని వారిని అంతమొందించేందుకు సైతం గిరిజనులు దిసారీని ఆశ్రయిస్తారు.

తమ సమస్య పరిష్కారమైతే డబ్బులు, బియ్యం, మేకలు/పశువులు సైతం దిసారీకి బహుమతిగా ఇస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల వల్లే గిరిజనులు రోగాల బారిన పడితే, వైద్యసేవలు పొందకుండా దిసారీని ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అలాగే ఇదే క్రమంలో గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరూ లేదా ముగ్గురు వరుసగా మృతి చెందితే అందుకు దిసారీనే కారణమని అతడ్ని హతమార్చిన ఘటనలూ ఉన్నాయి. 2021 డిసెంబరులో అనంతగిరి మండలం బగ్మారవలస గ్రామంలో చెడుపు చేస్తున్నారనే అనుమానంతో ఇరు కుటుంబాల మధ్య చెలరేగిన వివాదంలో ... మిగతా 8వ పేజీలో



వర్షానికి చిత్తడిగా మారిన పాడేరు-అరకులోయ మెయిన్ రోడ్డు

మన్యంలో భారీ వర్షం

- నైరుతి ప్రభావంతో వానలు
- పొంగి ప్రవహిస్తున్న గెడ్డలు
- వాగులను తలపించిన రోడ్లు

పాడేరు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాల ప్రభావంతో మన్యంలో మంగళవారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. కొన్ని రోజులుగా ఏజెన్సీలో వర్షాలు కురుస్తున్నప్పటికీ వాతావరణం మాత్రం వేడిగానే ఉంటున్నది. భారీ వర్షం కురిస్తే కొద్ది సమయం వాతావరణం చల్లబడుతున్నప్పటికీ, ఆ తర్వాత నుంచి ఎండ ప్రభావమే కొనసాగుతున్నది. మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఎప్పటిలాగానే ఎండ వాతావరణం కొనసాగింది. తర్వాత నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని భారీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరు, పరిసర ప్రాంతాల్లో కుండపోతగా భారీ వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటల తర్వాత వర్షం ఆగినప్పటికీ ముసురు వాతావరణం కొనసాగుతున్నది.

కొయ్యూరులో 35.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

ఏజెన్సీలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ తీవ్రంగా కాయడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కొయ్యూరులో 35.3, అనంతగిరిలో 30.6 జి.మాడుగులలో 30, చింతపల్లిలో 30 డిగ్రీల ...మిగతా 8వ పేజీలో



చింతపల్లిలో ఏపీఆర్ కళాశాల దిగువన రోడ్డుపై ప్రవహిస్తున్న వర్షపు నీరు

పీవీటీజీ గ్రామాలను ఆదర్శంగా అభివృద్ధి చేస్తా

- మెట్టుపల్లిలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తా..
- సంక్షేమ పథకాలు మంజూరు చేస్తా ..
- గ్రామానికి వంతెన, రోడ్లకు రివైజ్డ్ శాంక్షన్ ఆర్డరు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశాలు
- గ్రామాన్ని సందర్శించిన ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ వి.అభిషేక్
- పడవపై ప్రయాణం చేసి, మూడు కిలోమీటర్లు నడిచిన పీవో
- తిలకం దిద్ది స్వాగతం పలికిన పీవీటీజీ మహిళలు

అరకులోయ, జూన్ 25: ప్రధానమంత్రి జన్‌మన్ పథకంలో పీవీటీజీ గ్రామాలను అభివృద్ధి చేస్తామని పాడేరు ఐటీడీఏ పీవో వి.అభిషేక్ అన్నారు. ఈ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి, ఆదర్శంగా నిలుపుతామన్నారు. మంగళవారం అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ పరిధిలోని మెట్టుపల్లి పీవీటీజీ గ్రామాన్ని పీవో అభిషేక్, ఏపీవోలు బీఎస్ ప్రభాకరరావు, వెంకటేశ్వరరావు, ఇతర శాఖల అధికారులు సందర్శించారు. ఈ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో తాటిపూడి జలాశయంలో పడవలపై కొంత దూరంలో ప్రయాణించిన అనంతరం మూడు కిలోమీటర్లు కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. పీవోకు తిలకం దిద్ది, పూలదండ వేసి పీవీటీజీ మహిళలు స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్థులతో పీవో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పీవీటీజీలు తమ గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ సమస్యలను గ్రామస్థులు ఏకరువు పెట్టారు. అదేవిధంగా జలాశయంలో చేపల వేటకు అనుకూలంగా ఉండే బోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ... మిగతా 8వ పేజీలో



మెట్టుపల్లి గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్న పీవో అభిషేక్



మెట్టుపల్లికి కాలినడకన వెళుతున్న పీవో, అధికారులు

రహదారుల పేరిట రూ.లక్షలు కుమ్మరింపు

అయినా.. సాగని వాహనాల రాకపోకలు
గిరిజనులకు తప్పని డోలి మోతలు

- అనంతగిరి మండలంలో మారుమూల గ్రామాలకు రోడ్ల నిర్మాణంలో అవకతవకలు
- దర్యాప్తు జరిపితే వాస్తవాలు బయటపడతాయంటున్న తలారిపాడు, తేనెపుట్ గ్రామస్థులు

అరకులోయ, జూన్ 25:

"అనంతగిరి పంచాయతీ పరిధిలోని తలారిపాడు గ్రామానికి చెందిన కిల్లో రోజా తన చెల్లి నివాసం ఉంటున్న తేనెపుట్టు గ్రామానికి వెళ్లి వస్తుండగా రోడ్డుపై గొయ్యిలో కాలు పడి వెన్నుపూసకు దెబ్బ తగలడంతో నడవలేకపోయింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డోలీ స్ట్రక్చర్‌తో మూడు కిలోమీటర్ల మేర కాలినడకన స్వగ్రామం చేర్చారు."

విషయమేమిటంటే.. తాజాగా ఆ రోడ్డును ఉపాధి హామీ పథకం నిధులతో వేశారు. ఆ రోడ్డుపై ఆమె వస్తుండగా గోయ్యిలో కాలు పడి గాయపడింది. లక్షలాది రూపాయలతో వేసిన రోడ్డుపై వాహనాల రాకపోకలు సాగించేందుకు అవకాశమే లేదు. పనులు చేసిన కాంట్రాక్టర్ బిల్లులను డ్రా చేసేశాడు.. పర్యవేక్షించిన అధికారులు బిల్లులు ఎలా మంజూరు చేశారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. లక్షలాది రూపాయలు కుమ్మరించి రోడ్లు నిర్మించినా కనీసం అంబులెన్స్ వాహనం కూడా వెళ్లలేని విధంగా రోడ్లు వేశారని వారంటున్నారు.

అనంతగిరి మండలంలోని అనంతగిరి పంచాయతీ పరిధిలోని తేనెపుట్-గాలిపాడు వరకు మూడు కిలోమీటర్ల రహదారి ఉపాధి హామీ పథకంలో మంజూరైంది. 2020-21 సంవత్సరంలో ఎన్ఆర్ఈజీఎస్ మెటీరియల్ గ్రాంట్ కింద రూ.87.67 లక్షలు, ఈఏ గ్రాంటు కింద ఫార్మేషన్ రోడ్డుకు రూ.48.9 లక్షలు మంజూరయ్యాయి. ఈ రెండు గ్రాంట్ల నిధులతో రోడ్డు సక్రమంగా వేయకుండా నామమాత్రంగా వేసి బిల్లులు కాజేశారని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. లక్షలాది రూపాయల వ్యయంతో వేసిన రహదారి కనీసం కాలి నడకకు కూడా వీలు లేని విధంగా ఉందని వారంటున్నారు. రోడ్డుకు అడ్డంగా వచ్చిన బండరాళ్లను బ్లాస్టింగ్ చేసి తొలగించి, రహదారిని వేసినట్టు చూపించి నిధులు కాజేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎక్కడా ... మిగతా 8వ పేజీలో



గోతులమయంగా ఉన్న రహదారిపై కాలు జారి పడిన తలారిపాడుకు చెందిన రోజా అనే గిరి మహిళను డోలీ స్ట్రక్చర్‌తో మోసుకువెళ్తున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు

ఉమ్మడి జిల్లాలో 1,134 టీచర్ పోస్టుల ఖాళీలు

- స్కూల్ అసిస్టెంట్స్ కేటగిరీలో 583, ఎస్‌జీటీ 551
- వివరాలు ప్రకటించిన ప్రభుత్వం

విశాఖపట్నం, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 1,134 ఖాళీలు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఎస్‌జీటీ పోస్టులు 551, స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి 583 పోస్టులు ఉన్నట్టు పేర్కొంది. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో లాంగ్వేజ్-1 పోస్టులు 41, లాంగ్వేజ్-2 పోస్టులు 43, ఇంగ్లీష్ 59, గణితం 66, ఫిజికల్ సైన్స్ 74, బయాలజీ 62, సోషల్ స్టడీస్ 99, హిందీ 139 ఖాళీలు ఉన్నట్టు వెల్లడించింది. డీఎస్సీపై ప్రభుత్వం ప్రకటన చేయడంతో నిరుద్యోగ ఉపాధ్యాయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే, ఈ వివరాలకు సంబంధించి జిల్లా విద్యా శాఖ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

రాజీనామా యోచనలో ఏయూ వీసీ?



వీసీ ప్రసాదరెడ్డి

- కుర్చీని వీడకుంటే గతంలో వ్యవహారాలు ఎక్కడ వెలికితీస్తారనే ఆందోళనలో ప్రసాదరెడ్డి
- ఆయన బాటలోనే మరో కీలక అధికారి
- గడచిన ఐదేళ్లు వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారని ఉప కులపతిపై విమర్శలు
- క్యాంపస్‌లో వైసీపీ పెద్దల జన్మదిన వేడుకల నిర్వహణ

-వార్త 7వ పేజీలో...

క్రైం... crime news

వేర్వేరు సంఘటనల్లో ఇద్దరి మృతి


కుప్ప నూకరాజు, గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాలు

పాయకరావుపేట, జూన్ 25 : పాయకరావుపేట పట్టణంలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పాయకరావుపేటలోని ముస్లింవీధికి చెందిన కుప్ప నూకరాజు(36) అనే వ్యక్తి తాటి కల్లు తీసుకునేందుకు ఈనెల 15వ తేదీన పట్టణంలోని రైల్వే పట్టాల వద్ద ఉన్న తాటిచెట్టు ఎక్కి ప్రమాదవశాత్తూ చెట్టుపై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచనలతో నూకరాజును మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడని, మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని బృందావనంలోని దుర్గాలమ్మ చెట్టు వీధిలో మంగళవారం సుమారు 55 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి చనిపోయి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి పేరు, ఇతర వివరాలు తెలియరాలేదని, దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి మార్చురీలో భద్రపరిచామని ఎస్‌ఐ రామారావు తెలిపారు.

సిమెంట్ బస్తాల చోరీపై కేసు నమోదు

అనకాపల్లి టౌన్, జూన్ 25: మండలంలోని పిసినికాడ పంచాయతీ బీఆర్టీ కాలనీ వద్ద జగనన్న హౌసింగ్ కాలనీ నిర్మాణానికి సిద్ధం చేసిన సిమెంట్ బస్తాలను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్టు సైట్ ఇన్‌చార్జి దాసరి అంజిబాబు సోమవారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పట్టణ ఎస్‌ఐ మహ్మద్ ఆలీ మంగళవారం తెలిపారు. కాలనీలో ఇళ్ల నిర్మాణానికి ఒక షెడ్డులో ఉంచిన 30 సిమెంట్ బస్తాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయినట్టు ఆయన తెలిపారు. కాగా ఆదివారం రాత్రే సిమెంట్ బస్తాలు చోరీకి గురవుతున్న విషయం తెలుసుకున్న గస్తీలో ఉన్న పోలీసులు సిమెంట్ బస్తాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. చోరీకి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్టు సమాచారం.

నాలుగు కిలోల గంజాయితో ఇద్దరి అరెస్టు

గొలుగొండ, జూన్ 25: నాలుగు కిలోల గంజాయితో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ కృష్ణారావు తెలిపారు. మంగళవారం బైక్‌పై ఏజెన్సీ నుంచి మైదాన ప్రాంతానికి గంజాయిని తరలిస్తున్నట్టు సమాచారం అందడంతో సీతకండి గ్రామ సమీపంలో పట్టుకున్నట్టు ఆయన తెలిపారు. గుంటూరు జిల్లాకు చెందిన మామిడి మణికంఠ, విజయవాడ అర్బన్‌కు చెందిన దాసరి వినయ్‌కుమార్‌లను అరెస్టు చేసి, బైక్, రెండు సెల్‌ఫోన్లు, గంజాయి స్వాధీనపర్చుకున్నట్టు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచినట్టు చెప్పారు.

వివాహితను ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తి అరెస్టు

నర్సీపట్నం, జూన్ 25: పట్టణంలోని ప్రైవేటు లాడ్జిలో ఈనెల 24వ తేదీన వివాహిత చింతకాయల భాగ్యలక్ష్మి ఆత్మహత్యకు ప్రేరేపించిన పెదబొడ్డేపల్లి శ్రీరామ్‌నగర్‌కి చెందిన ఆకుల అజయ్‌కుమార్‌ని మంగళవారం అరెస్టు చేసినట్టు ఎస్‌ఐ సుధాకర్ తెలిపారు. అయన్ని న్యాయస్థానంలో హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు ఆయన చెప్పారు.

78 కిలోల గంజాయి స్వాధీనం

రోలుగుంట, జూన్ 25 : మండలంలోని ఎంకేపట్నం పంచాయతీ పెదపేట గ్రామ గంగాలమ్మ గుడి వెనుక తోటల్లో మంగళవారం 78 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ సురేష్ తెలిపారు. ఆయన అందించిన వివరాల ప్రకారం.. అందిన సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేయగా ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి అక్కడ నుంచి పారిపోతుండగా సిబ్బంది పట్టుకున్నట్టు తెలిపారు. వారి వద్ద నుంచి 4 గోనె సంచుల్లో ఉన్న 78 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. దీనికి సంబంధం ఉన్న బీబీపట్నంకు చెందిన మోయ్యా జ్యోతి బాబు, ఎంకేపట్నంకు చెందిన సరమండ ఈశ్వరరావులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. అలాగే నిందితుల నుంచి ఒక ద్విచక్ర వాహనం, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

అక్రమ కలప స్వాధీనం

కొయ్యూరు, జూన్ 25: రవాణాకు సిద్ధం చేసిన 44 కలప దుంగలను మంగళవారం అటవీ అధికారులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 44 వేలు ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేశారు. ముందుగా అందిన సమాచారం మేరకు పెదవలస రేంజ్ అధికారిణి శివరంజని ఆధ్వర్యంలో మంగళవారం చీడిపాలెం సరిహద్దులో రహస్య ప్రదేశంలో రవాణాకు సిద్ధం చేసిన 35 గన్నర దుంగలు, 9 వేగిస, 3 తడ, ఒక గుమ్మడి దుంగలను దుంగలు కనుగొన్నారు. వీటి విలువ రూ. 44 వేలు ఉంటుందని రేంజర్ తెలిపారు. ఈ దాడులలో కొయ్యూరు సెక్షన్ అధికారి నూకరాజు, కాకరపాడు బీట్ ఆఫీసర్ భూషణం, పలువురు ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు.

దళిత మహిళపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

పరవాడ, జూన్ 25: జీవీఎంసీ 79వ వార్డు పరిధి దేశపాత్రునిపాలెం శివారు సాయినగర్‌కాలనీకి చెందిన దళిత మహిళ మట్టా యశోదపై సోమవారం కత్తితో దాడి చేసి గాయపరిచిన ఇద్దరిని అరెస్టు చేసినట్టు పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దళిత మహిళ యశోద, సాయినగర్‌కాలనీకి చెందిన కంపర రమేశ్ ప్రేమించుకున్నారన్నారు. వీరికి పెళ్లి చేయడానికి రమేశ్ తండ్రి సత్యనారాయణ అంగీకరించలేదన్నారు. ఈ క్రమంలో సత్యనారాయణ, అతని కుమార్తె సియాద్రి భారతి కలిసి దేశపాత్రునిపాలెం చెక్‌పోస్టు వద్ద యశోదతో గొడవ పడి ఆమెపై కత్తితో దాడి చేసి గాయపరిచారని తెలిపారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యాయత్నం కింద ఐపీసీ 307 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు. నిందితులిద్దరినీ బుధవారం అనకాపల్లి కోర్టులో హాజరుపరుస్తామని ఆయన వెల్లడించారు.

పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకు మృతి

- తండ్రి ఆర్‌టీసీ కండక్టర్, కుమారుడు రైల్వే ఉద్యోగి

భీమునిపట్నం, జూన్ 25: ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కరవడంతో నాలుగు రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన విశాఖ జిల్లా భీమిలిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలోని ఎగువపేటకు చెందిన అల్లిపిల్లి నరసింగరావు (59) ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు భార్గవ్ (27) రైల్వేలో పనిచేస్తుండగా, కుమార్తెకు వివాహం చేశారు. వారు మూడేళ్లుగా ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు. వారం క్రితం తండ్రీకొడుకు కుక్కతో ఆడుతుండగా అది కాస్తా కాటు వేసింది. భార్గవ్‌ను ముక్కు మీద, నరసింగరావును కాలిపై కరిచింది. పెంపుడు కుక్క కావడంతో వ్యాక్సిన్ వేయించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఈ సంఘటన జరిగిన రెండు రోజులకు ఆ కుక్క చనిపోవడంతో వారిద్దరూ యాంటీ రేబిస్ ఇంజక్షన్ చేయించుకున్నారు. అయితే అప్పటికే రాబిస్ వ్యాధి ప్రబలింది. గత శుక్రవారం సాయంత్రం భార్గవ్ ఆరోగ్యం క్షీణించడంతో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే పచ్చకామెర్లు పెరిగిపోవడం, లివర్, బ్రెయిన్ తదితర శరీర భాగాలకు రాబిస్ సోకడంతో అదేరోజు మృతిచెందాడు. నరసింగరావు మంగళవారం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. నాలుగు రోజుల వ్యవధిలో తండ్రీ కొడుకు చనిపోవడంతో ఎగువపేటలో విషాదఛాయలు అలముకున్నాయి. ఎగువపేట సేవా సంఘం వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా నరసింగరావు...యువకులను, పిల్లలను విద్యలో ప్రోత్సహించడంతో పాటు గ్రామాభివృద్ధికి ఎంతో కృషిచేశారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు.

చికెన్ ధరలు

బ్యాగ్	రూ.లలో
రైతు ధర	128.00
లైవ్ ధర	148.00
విత్ స్కిన్	266.00
స్కిన్ లెస్	276.00

కోడి గుడ్లు (నెక్)

వంద గుడ్లు	రూ.లలో
విశాఖపట్నం	525
విజయనగరం	529
శ్రీకాకుళం	529

రాజీనామా యోచనలో ఏయూ వీసీ?

- కుర్చీని వీడకుంటే గతంలో వ్యవహారాలు ఎక్కడ వెలికితీస్తారనే ఆందోళనలో ప్రసాదరెడ్డి
- ఆయన బాటలోనే మరో కీలక అధికారి
- గడచిన ఐదేళ్లు వర్సిటీని వైసీపీ కార్యాలయంగా మార్చారని ఉప కులపతిపై విమర్శలు
- క్యాంపస్‌లో వైసీపీ పెద్దల జన్మదిన వేడుకల నిర్వహణ

(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)

ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి కుర్చీ దిగిపోయే సమయం ఆసన్నమైందంటున్నారు. రాజీనామా చేయాలని ఆయన యోచిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కుర్చీని వీడకుంటే క్రిమినల్ కేసులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని, అందుకే ముందుగానే తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నవారు, పదవీ విరమణ తరువాత కూడా కొనసాగుతున్న ఉన్నతాధికారులు ఒక్కొక్కరుగా రాజీనామాలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పైరవీలు చేసి కొందరు విశ్వవిద్యాలయాల్లో కీలక పోస్టుల్లో తిష్ట వేశారు. వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. ఎన్నికల సమయంలో కూడా ఆ పార్టీ విజయం కోసం సర్వశక్తులూ వినియోగించారు. అటువంటి వారి జాబితాలో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి ప్రథమ స్థానంలో ఉన్నారు. ఆయన యూనివర్సిటీని ఏకంగా వైసీపీ కార్యాలయంగా మార్చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల ముందు ఆ పార్టీ జయాపజయాలపై విద్యార్థులతో సర్వేలు చేయించడం వంటి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. యూనివర్సిటీ వేసిన ప్రతి అడుగులో వైసీపీ ఉందనేటట్టుగా ప్రచారం చేశారు. తన ఎజెండాను అమలు చేయడం కోసం కీలక పోస్టుల్లో అనుకూలురైన వారిని నియమించుకున్నారు. అంతా కలిసి నచ్చినట్టు చేశారు. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులను, ఆ పార్టీకి చెందిన కుటుంబ సభ్యులను వేధించారు. ఒకటేమిటి?..ఏయూలో ఏకంగా వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కాంస్య విగ్రహం ఏర్పాటు చేయించారు.

ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు జీవీఎంసీ ఎన్నికల్లో ప్రసాదరెడ్డే చక్రం తిప్పారు. అభ్యర్థుల ఎంపిక అంతా ఆయన చేతుల మీదుగానే జరిగింది. నామినేటెడ్ పోస్టులు కూడా ఆయన చెప్పిన వారికే ఇచ్చారు. మరోవైపు రాష్ట్రంలో వైసీపీకి చెందిన వారిని ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రప్పించి వారికి అడ్డదారిలో పీహెచ్‌డీ పట్టాలు ఇప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక వర్సిటీలో నిర్మాణాల పేరుతో భారీగా నిధులు ఖర్చు చేశారు. వైసీపీ అండ చూసుకొని టీడీపీ నేతలపైనే నేరుగా విమర్శలు చేసి అందరి దృష్టిలో పడ్డారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలుకావడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటవ్వడంతో ఆ పదవిలో కొనసాగాలా?, లేక తప్పుకుంటే మంచిదా?... అని డోలాయమానంలో పడ్డారని విశ్వసనీయంగా తెలిసింది. ఆ సీట్లో కూర్చున్నా పాత వ్యవహారాలు అన్నీ తిరగదోడి క్రిమినల్ కేసులు పెట్టే అవకాశం ఉందని, పైగా అవమానాలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుందనే ఉద్దేశంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు మంగళవారం రాత్రి తెలిసింది. ఆయనతో పాటు రిజిస్ట్రార్‌ను కూడా రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఆలయాల ట్రస్ట్ బోర్డులకు త్వరలో నోటిఫికేషన్

- పాత బోర్డులన్నీ రద్దయినట్టే..
- దేవదాయ, ధర్మాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి



నక్కపల్లి, జూన్ 25: జిల్లాలో దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో వున్న పలు ఆలయాల ట్రస్ట్ బోర్డుల ఏర్పాటుకు త్వరలో నోటిఫికేషన్ వస్తుందని, గత పాలక మండళ్లన్నీ ఇప్పుడు రద్దయినట్టేనని ఆ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కేఎల్ సుధారాణి తెలిపారు. మంగళవారం ఆమె నక్కపల్లిలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే చాలా మంది స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేశారన్నారు. తమ పరిధిలో జిల్లాలో 6ఏ ఆలయాలు 3 వుండగా, 6బీ ఆలయాలు 25 వున్నాయని చెప్పారు. తమ కమిషనర్ నుంచి ఆదేశాలు రాగానే ఆలయాల్లో ట్రస్ట్ బోర్డుల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఆమె వెంట ఆ శాఖ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ రాజు, పాయకరావుపేట పాండురంగస్వామి దేవస్థానం ఈవో ఎస్.వెంకటాద్రి వున్నారు.

గంజాయి నిర్మూలనకు పటిష్ఠ చర్యలు

- ఎస్పీ కేవీ మురళీకృష్ణ



సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ కేవీ మురళీకృష్ణ

అనకాపల్లి రూరల్, జూన్ 25: గంజాయి నిర్మూలనకు వంద రోజుల ప్రత్యేక ప్రణాళికతో పటిష్ఠ చర్యలు చేపట్టాలని అధికారులను ఎస్పీ కేవీ మురళీకృష్ణ ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా దర్యాప్తులో ఉన్న సాధారణ, తీవ్రమైన కేసులకు సంబంధించి అధికారులను ఆరా తీశారు. ఆయా కేసులు పెండింగ్‌లో ఉండడానికి గల కారణాలను అడిగి తెలుసుకుని త్వరితగతిన దర్యాప్తు చేసేందుకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. అదేవిధంగా జిల్లాలో గంజాయి, డ్రగ్స్ నివారణకు వంద రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు నేషనల్ హైవే, ఇతర రోడ్డు మార్గాల్లో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేసులు ఎక్కువగా నమోదు చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఏఎస్పీ విజయభాస్కర్, డీఎస్పీలు పాల్గొన్నారు.

డీఈవో ఆకస్మిక తనిఖీలు

- ఇద్దరు ఉపాధ్యాయులకు మెమోలు
- ఒకరికి షోకాజ్ నోటీసు జారీ


పురుషోత్తపురం జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీఈవో వెంకటలక్ష్మమ్మ

ఎలమంచిలి, జూన్ 25: మండలంలోని పురుషోత్తపురం, పులపర్తి గ్రామాల్లోని రెండు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారిణి వెంకటలక్ష్మమ్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురుషోత్తపురం స్కూల్‌ను 9 గంటలకు సందర్శించగా నిర్దేశిత సమయానికి టీచర్లు అనురాధ, సుధారాణి రాకపోవడంతో వారికి మెమోలు జారీ చేశారు. పాఠశాలలో జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్ఎస్ఏ ఇంజనీరింగ్ అధికారిని ఆమె ఆదేశించారు. ఈ సందర్భంగా స్కూల్‌లో 9, 10వ తరగతి విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి పలు సమాధానాలు రాబట్టి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం పులపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ స్కూల్ తరగతి గదులు అపరిశుభ్రంగా ఉండడంతో స్కూల్ హెచ్ఎం కె.శ్రీరామ్మూర్తికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు


బాల్యవివాహానికి సిద్ధపడిన తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ చేస్తున్న సీడీపీవో లక్ష్మీదేవి

గూడెంకొత్తవీధి, జూన్ 25: మండలంలోని మొండిగెడ్డ పంచాయతీ బూరుగు పాకలు గ్రామంలో బాల్య వివాహాన్ని ఐసీడీఎస్ అధికారులు అడ్డుకున్నారు. వివాహానికి సిద్ధపడిన బాలబాలికల తల్లిదండ్రులకు ఐసీడీఎస్ సీడీపీవో లక్ష్మీదేవి కౌన్సెలింగ్ చేశారు. సీడీపీవో కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మొండిగెడ్డ పంచాయతీ బూరుగు పాకలు గ్రామానికి చెందిన బాలుడు (16), బాలిక (15) ప్రేమించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఈ నెల 30వ తేదీన వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించి పంపిణీ చేశారు. ఈ విషయం స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త, మహిళా పోలీస్ ద్వారా తెలుసుకున్న సీడీపీవో మంగళవారం గ్రామాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులతో చర్చించి ఇరువురు తల్లిదండ్రులను జీకేవీధి తీసుకొచ్చారు. బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, ప్రభుత్వం తీసుకునే చర్యలను తల్లిదండ్రులకు వివరించారు. బాలబాలికలు ఇద్దరికీ వివాహ వయస్సు రాకుండా పెళ్లి చేయరాదన్నారు. ఇరువురు తల్లిదండ్రులను బైండోవర్ చేసి గ్రామాలకు పంపించేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్ మోహిని, మహిళా పోలీస్ చినతల్లి, బాలల హక్కుల పరిరక్షణ ఫోరం మండల కన్వీనర్ సోమేశ్ కుమార్ పాల్గొన్నారు.

అగనంపూడి టోల్‌గేట్ ఎత్తేయాల్సిందే!

- ఎన్డీఏ కూటమి నాయకుల ఆందోళన
- స్టాపర్లను తొలగించిన కార్యకర్తలు
- వాహనాల నుంచి ఫీజు వసూళ్లను అడ్డుకున్న వైనం
- నేడు చర్చిద్దామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల హామీ


టోల్‌గేటు వద్ద ఆందోళన చేపడుతున్న టీడీపీ, జనసేన నాయకులు

అగనంపూడి, జూన్ 25: నగర పరిధిలోని అగనంపూడి వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న టోల్‌గేటును ఎత్తివేయాల్సిందేనని టీడీపీ, జనసేన నాయకులు, శ్రేణులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి టోల్‌గేటు వద్దకు పెద్దఎత్తున చేరుకున్న వారంతా ఆందోళనకు దిగారు. వాహనాలను నియంత్రించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన స్టాపర్లను తొలగించేశారు. ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదంటూ వాహనాలను పంపించేశారు. టోల్‌గేటు కొనసాగింపునకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా జీవీఎంసీ 85వ వార్డు టీడీపీ అధ్యక్షుడు కర్రి దోశేంద్ర మాట్లాడుతూ నగర పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా టోల్‌గేటును కొనసాగిస్తూ ప్రజలను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుండడంతో దానిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హైకోర్టు ఉత్తర్వులతో 2019లో ఇక్కడి టోల్‌గేటును మూసివేశారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తెరుచుకుని, దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టోల్‌గేటు కొనసాగడానికి వీల్లేదన్నారు. సుమారు గంటకుపైగా ఆందోళన కొనసాగిస్తుండడంతో అక్కడి సిబ్బంది విషయాన్ని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వారు బుధవారం టోల్‌గేటు వద్దకు వచ్చి చర్చిద్దామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు మోటూరి వెంకటరమణ, గంతకోరు అప్పారావు, విందుల రాజు, కత్తి తిలక్, సింగిడి సింహాచలం, మాడిశ వెంకటరావు, దాసరి రమేశ్, గీత, ముప్పల మహేశ్, నూకరాజు పాల్గొన్నారు.

వైసీపీ నాయకుల దాడిపై పోలీసులకు ఫిర్యాదు

నాతవరం, జూన్ 25: వెదురుపల్లిలో వైసీపీ నాయకులు తనపై దాడి చేశారని గ్రామానికి చెందిన పోలుపర్తి రాజు అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెదురుపల్లి గ్రామంలో సర్వే నంబరు 112-5లో తన స్థలంలో పాక కడుతుండగా వైసీపీ నాయకుడు రెడ్డి అప్పలనాయుడుతోపాటు కొందరు ఈ స్థలం మాదంటూ దౌర్జన్యంగా వచ్చి కర్రలతో దాడి చేశారని పేర్కొంది.

ఈ దాడిలో తన సోదరి పోలుపర్తి రమణమ్మకు తీవ్ర గాయాలు కావడంతో నర్సీపట్నం ఆసుపత్రికి తరలించినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీ అధికారంలోకి వచ్చినా వైసీపీ నాయకులు దౌర్జన్యాలు ఆగడం లేదని ఆమె పేర్కొంది.

హోం మంత్రి అనితకు అభినందనల వెల్లువ


హోం మంత్రి అనితకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న పీఆర్‌టీయూ నాయకులు

నక్కపల్లి, జూన్ 25: హోం మంత్రి వంగలపూడి అనితను కలిసి శుభాకాంక్షలు చెప్పేందుకు మంగళవారం ఉదయం నుంచి ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఉద్యోగులు, అధికారులు తరలివచ్చారు. సోమవారం రాత్రి అనిత నక్కపల్లికి సమీపంలో వున్న తన నివాసానికి చేరుకున్నారు. ఈ విషయం తెలియడంతో కూటమి నాయకులతో పాటు పలు ప్రభుత్వశాఖల అధికారులు, ఉద్యోగులు తరలిరావడంతో ఆమె నివాసం వద్ద సందడి కనిపించింది. దేవదాయ, ధర్మాదాయశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ కేఎల్ సుధారాణి, ఇన్‌స్పెక్టర్ రాజు, పీఆర్‌టీయూ జిల్లా ప్రతినిధులు గోపీనాథ్, డీవీఎస్ రావు, తోడపు వెంకట రమణ, ప్రగడ శివాజీ, ఆర్‌డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యానశాఖ, పోలీస్‌శాఖాధికారులు ఆమెను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గం పరిధిలోని పలు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా పోలీసులు, వీఆర్‌ఏలు, కూడా ఆమెను కలిశారు. కాగా అనిత నివాసం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు.

వైసీపీ కార్యాలయం వద్ద ఆందోళన

- కాపు సామాజిక భవనం కోసం కేటాయించిన స్థలంలో నిర్మించడంపై కూటమి శ్రేణుల నిరసన


వైసీపీ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న కూటమి శ్రేణులు

అనకాపల్లి రూరల్, జూన్ 25: కాపు సామాజిక భవనానికి కేటాయించిన స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ కార్యాలయాన్ని నిర్మించడంపై కూటమి శ్రేణులు ఆందోళన చేశాయి. మండలంలోని కొత్తూరు నరసింగరావుపేటలో గత టీడీపీ ప్రభుత్వంలో కాపు సామాజిక భవనానికి కేటాయించిన స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించడాన్ని నిరసిస్తూ మంగళవారం ఆందోళన చేశారు. తక్షణమే ఈ భవనాన్ని కాపు సామాజిక భవనానికి కేటాయించాలని కూటమి శ్రేణులు డిమాండ్ చేశాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాదంశెట్టి నీలబాబు, సిరసపల్లి సన్యాసిరావు, కశిరెడ్డి సత్యనారాయణ, తలారి కాశీనాయుడు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

తాడి గ్రామంలో జడ్పీ పర్యటన

- గ్రామానికి సురక్షిత నీరు సరఫరా చేసేందుకు చర్యలు
- జోనల్ కమిషనర్, పీసీబీ ఈఈ వెల్లడి


గ్రామస్థులతో మాట్లాడుతున్న జోనల్ కమిషనర్ అయ్యప్పనాయుడు, పీసీబీ ఈఈ ముకుందరావు

పరవాడ, జూన్ 25: ఫార్మా కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామంలో మంగళవారం అనకాపల్లి జోనల్ కమిషనర్ వి.అయ్యప్పనాయుడు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ పీవీ ముకుందరావు పర్యటించారు. ఇటీవల నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) తాడి గ్రామానికి సురక్షితమైన తాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల మేరకు అధికారులు గ్రామంలో పర్యటించి స్థానిక రక్షిత మంచినీటి ట్యాంక్‌ను పరిశీలించారు. అనంతరం నీటి నమూనాలను సేకరించారు. గ్రామానికి సురక్షితమైన తాగునీరు సరఫరా చేస్తామని అధికారులు గ్రామస్థులకు తెలిపారు. కాగా గ్రామానికి తాగునీరుతో పాటు ఉచిత వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, గ్రామాన్ని తరలించే వరకు ఎప్పటికప్పుడు కాలుష్య నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను మాజీ ఎంపీపీ మాదంశెట్టి నీలబాబు, మాజీ సర్పంచ్ బొడ్డపల్లి అప్పారావు కోరారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు చర్యలు చేపడతామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కోమటి సూరిబాబు, కె. పైడిరాజు, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంపద కేంద్రాలను సందర్శించిన ప్రత్యేక అధికారిణి

- ఆంధ్రజ్యోతి ఏఫెక్ట్


కె.సంతపాలెం సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలిస్తున్న నాగలక్ష్మి

కె.కోటపాడు, జూన్ 25 : మండలంలోని కె.సంతపాలెం, సూరెడ్డిపాలెంతో పాటు పలు సంపద కేంద్రాలను మంగళవారం మండల ప్రత్యేక అధికారిణి ఈ. నాగలక్ష్మి, ఎంపీడీవో పట్నాయక్, పంచాయతీ విస్తరణ అధికారి వీవీఎస్. ప్రసాద్ తనిఖీ చేశారు. సోమవారం 'ఆంధ్రజ్యోతి'లో 'నిరుపయోగంగా సంపద కేంద్రాలు' శీర్షిన వచ్చిన కథనంపై అధికారులు స్పందించారు. దీంతో మండలంలోని సంపద కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మండల ప్రత్యేకాధికారిణి నాగలక్ష్మి మాట్లాడుతూ.. పంచాయతీ తీర్మానాలు చేసి, చుట్టూ రక్షణ గోడలు వెంటనే నిర్మించాలని పంచాయతీ కార్యదర్శికి, సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించండి

» 25 మంది పోస్టల్ ఉద్యోగులకు ఎక్స్‌లెన్స్ అవార్డులు

» ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్



కార్యక్రమంలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో అభిషేక్

అరకులోయ, జూన్ 25: గిరిజనులకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ సూచించారు. అరకు సబ్ పోస్టాఫీసులో మంగళవారం నిర్వహించిన సబ్ డివిజనల్ ఎక్స్‌లెన్స్ అవార్డుల ప్రదానోత్సవంలో పీవో పాల్గొని ప్రసంగించారు. ఇంటింటికీ సేవలందించేది పోస్టల్ డిపార్టుమెంట్ మాత్రమేనన్నారు. పోస్టల్ శాఖ అందిస్తున్న తక్కువ ప్రీమియంతో బీమా పథకాలు, పోస్టల్ బ్యాంకింగ్ కార్యక్రమాలు, యోజన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ప్రధానంగా ప్రతీ గిరిజనుడు, వాహన చోదకుడు, విలేకరులు బీమా పాలసీ చేయించుకోవాలని సూచించారు. ఏడాదికి కేవలం రూ.399 ప్రీమియం కడితే ఏడాదంతా రూ.10 లక్షల ప్రమాద బీమా ఉంటుందన్నారు. ఆశ్రమోన్నత పాఠశాలల్లో చదవే బాలికలంతా సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరాలని సూచించారు. ఈ పథకాలపై పంచాయతీ పరిధిలో సర్పంచ్, మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, ఐసీడీఎస్ పీవోలు, ఏటీడబ్ల్యూవోలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విశాఖ నుంచి విచ్చేసిన పోస్టల్ ఉన్నతాధికారి (ఎస్ఆర్ఎం) డీఎస్‌వీ నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు కేవలం ఉత్తరాలు,మనియార్డర్లు వంటి సేవలకే పరిమితంగా ఉండే పోస్టల్ శాఖ, నేడు ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే బీమా, బ్యాంకింగ్ సేవలకు అమల్లోకి తీసుకురావడం ఆనందకరమన్నారు. అరకు సబ్ డివిజన్ ఐపీవో బి.ఉపేంద్ర మాట్లాడుతూ తమ డివిజన్ పరిధిలో అమలుచేసే అన్ని రకాల పథకాల్లో ప్రజలు భాగస్వాములయ్యేలా శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నట్టు తెలిపారు. ప్రమాద బీమా కట్టిన పెదబయలు మండలం బుంగాపుట్ గ్రామానికి చెందిన వెచ్చంగి రోషిణి భర్త చనిపోవడంతో రూ.10 లక్షల బీమా మంజూరైంది. ఈ చెక్కు ఎంతో ఆత్మస్థైర్యాన్ని ఇచ్చిందన్నారు. పెదలబుడు, బొండాం సర్పంచులు దాసుబాబు, బాస్కరరావు, ఎంపీడీవో వెంకటేష్, ఐసీడియస్ పీవో శారద తదితరులు పాల్గొన్నారు.


మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న నేతలు

ఎస్టీలకు న్యాయం చేస్తామని మంత్రి లోకేశ్ హామీ

గిరిజన ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు శేషాద్రి

పాడేరు, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు న్యాయం చేస్తామని రాష్ట్ర మానవ వనరులు, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ముఖి శేషాద్రి తెలిపారు. అమరావతిలో మంగళవారం మంత్రి నారా లోకేశ్‌ను కలిసి గిరిజనులకు జీవో-3 తరహాలో ఉద్యోగ నియామకాల్లో శతశాతం రిజర్వేషన్ కల్పించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, తాజాగా ప్రకటించిన మెగా డీఎస్సీలోనే గిరిజనులకు షెడ్యూల్డ్ ప్రాంతంలో శతశాతం రిజర్వేషన్ కల్పించాలని వినతిపత్రం సమర్పించామన్నారు. దీనిపై స్పందించి మంత్రి లోకేశ్ అన్ని విషయాల్లోనూ గిరిజనులకు, ఉపాధ్యాయ అభ్యర్థులకు, గిరిజన ఉద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్టు శేషాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో మన్యం పార్వతీపురం జిల్లా గిరిజన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.ధర్మారావు పాల్గొన్నారు.

మంత్రి లోకేశ్‌ను కలిసిన ఎంవీవీ ప్రసాద్



కొయ్యూరు, జూన్ 25: అమరావతిలో మంత్రి నారా లోకేశ్‌ను జీసీసీ మాజీ చైర్మన్ ఎంవీవీ ప్రసాద్ కలిశారు. గిరిజన ప్రాంత ప్రజల సమస్యలపై మంగళవారం వినతిపత్రం సమర్పించినట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆదివాసీ యువతకు ఇచ్చిన హామి నెరవేర్చుతూ జీవో నంబరు-3 పునరుద్ధరణకు కృషి చేయాలని కోరగా, మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం పునరుద్ధరించాలని, ఏకలవ్య ఆదర్శ పాఠశాలల భవనాలు పూర్తి చేయాలని మంత్రిని కోరగా, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారని చెప్పారు.

ఆదివాసీ విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలి

» పాడేరు సబ్ కలెక్టర్ ధాత్రిరెడ్డి

» ఆశ్రమ పాఠశాలల్లో ఆర్వో ప్లాంట్లు ప్రారంభం


ఆర్వో ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న సబ్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్

చింతపల్లి, జూన్ 25: ఆదివాసీ విద్యార్థులు గ్రూప్స్, సివిల్స్‌లో రాణించాలని పాడేరు సబ్ కలెక్టర్ ధాత్రిరెడ్డి సూచించారు. స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలురు, బాలికల ఆశ్రమ పాఠశాలల్లో రోటరీ క్లబ్ ప్రతినిధులు వ్యక్తిగత నిధులతో నిర్మించిన ఆర్వో ప్లాంట్లను చింతపల్లి అదనపు ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్‌తో కలిసి సబ్ కలెక్టర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులకు రక్షిత నీరు అందించేందుకు రోటరీ క్లబ్ ప్రతినిధులు ఆర్వో ప్లాంట్లు నిర్మించడం అభినందనీయమన్నారు. రోటరీ క్లబ్ సేవలను ఆదివాసీ విద్యార్థినులు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారన్నారు. ఈ ఆర్వో ప్లాంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కువ కాలం ఉపయోగించుకోవాలని కోరారు. ఉన్నత విద్యలోకి ప్రవేశించగానే ప్రతీ విద్యార్థి లక్ష్యాలను ఏర్పర్చుకోవాలని, వాటి సాధనకు క్రమశిక్షణతో కృషి చేయాలని సూచించారు. అదనపు ఎస్పీ ప్రతాప్ శివకిశోర్ మాట్లాడుతూ ఆదివాసీ విద్యార్థులకు ఏ సమస్య తలెత్తినా పోలీసులను ఆశ్రయించవచ్చునన్నారు. ప్రతీ విద్యార్థిని విద్యలో ఉత్తమ ప్రతిభ కనబర్చి డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ ఉద్యోగాలు సాధించాలన్నారు. రోటరీ క్లబ్ విశాఖవేలి అధ్యక్షుడు పాండు రంగరాజు మాట్లాడుతూ గతంలో ప్రస్తుతం రోటరీ విశాఖ వేలి, సెనర్జి షిప్పింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కెనడ విటబి సహకారంతో చింతపల్లిలో బాలురు, బాలికలు ఆశ్రమ పాఠశాలలతో పాటూ అంతర్ల, బైలుకించంగి గ్రామాల్లో రూ.9 లక్షల నిధులతో ఆర్వో ప్లాంట్‌లను ఏర్పాటు చేశామన్నారు. రానున్న రోజుల్లో మరో ఆరు గ్రామాల్లో ప్లాంట్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి నందకిశోర్, ప్రతినిధులు డాక్టర్ ఎం.సురేశ్ కుమార్, జానకిరామ్, ధర్మసాయ్, నరేశ్, తహసీల్దార్ టి.రామకృష్ణ, ఏటీడబ్ల్యూవో నాగజయలక్ష్మి, పీజీ హెచ్ఎం కొండలరావు, హెచ్‌డబ్ల్యూవో నూకరత్నం పాల్గొన్నారు.


ఉత్సవంలో అమ్మవారి ఘటాలతో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, భక్తులు

నక్కలపుట్టులో ముగిసిన మోదకొండమ్మ ఉత్సవాలు

పాడేరు రూరల్, జూన్ 25: కిండంగి పంచాయతీ నక్కలపుట్టు గ్రామంలో మోదకొండమ్మ మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. గిరిజన ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం మోదకొండమ్మ ఉత్సవాలను ఆదివారం ప్రారంభించారు. మూడు రోజులుగా భక్తిశ్రద్ధలతో పూజలు. సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో మంగళవారం ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. శతకంపట్టు నుంచి అమ్మవారి ఉత్సవం విగ్రహంతో పాటు ఘటాలను ఆలయం వరకు డప్పుల వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాణసంచాతో భారీగా ఊరేగింపుగా తీసుకువచ్చారు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలను చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు కొత్తల త్రినాథ్, పోనగంటి అప్పలరాజు, ఎం.నాగరాజు, కర్రి రమణ, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అహింసా జ్యోతిని వెలిగిద్దాం..


మూడు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడిన భక్తులు

జి.మాడుగుల, జూన్ 25: మానవుల్లో అహింసా జ్యోతిని వెలిగిద్దామని భీమసింగి ఆశ్రమ నిర్వాహకురాలు దేవి, రజిత పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన శాకాహార ర్యాలీలో ఆమె మాట్లాడారు. ఈ ర్యాలీలో 11 మండలాల వ్యాప్తంగా ఉన్న భీమసింగి పాకలపాటి ఆశ్రమ భక్తులు పాల్గొని శాకాహారం వల్ల వచ్చే ప్రయోజనాలను వివరించారు. హింసను వదిలి మంచిని ఆదరించాలని, ఏ జీవిని బాధించకూడదని సూచించారు. అలాగే బతకడానికి జీవులను హింసించరాదని, శాకాహారంతోనే ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజెన్సీలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొన్నారు.

ఏడీఆర్ సురేశ్‌కుమార్ సేవలు అభినందనీయం


పూర్వ ఏడీఆర్ సురేశ్ కుమార్‌జాజీ సన్మానిస్తున్న ఏడీఆర్ అప్పలస్వామి, శాస్త్రవేత్తలు

చింతపల్లి, జూన్ 25: ఆచార్య ఎన్‌జీరంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో అగ్రి టూరిజం అభివృద్ధికి కృషిచేసిన పూర్వ ఏడీఆర్ డాక్టర్ ఎం.సురేశ్‌కుమార్ సేవలు అభినందనీయమని స్థానిక ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి అన్నారు. పరిశోధన స్థానంలో రెండేళ్ల పాటు ఏడీఆర్‌గా విధులు నిర్వహించి బాపట్ల అగ్రికల్చర్ కళాశాలకు బదిలీపై వెళుతున్న సరేశ్‌కుమార్, ఆముదాలవలస వెళుతున్న శాస్త్రవేత్త శ్రీనివాసరావుకు మంగళవారం సన్మాన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన ఏడీఆర్ మాట్లాడుతూ ప్రాంతీయ పరిశోధన స్థానంలో అరుదైన పూలపై పూర్వ ఏడీఆర్ పర్యవేక్షణలో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారన్నారు. అలాగే పరిశోధన స్థానాన్ని అహ్లాదకరంగా తీర్చిదిద్దారన్నారు. విశ్వవిద్యాలయం మాజీ బోర్డు సభ్యుడు దేవుళ్లు మాట్లాడుతూ పూర్వ ఏడీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని జమ్ముకశ్మీర్‌కి మాత్రమే పరిమితమైన తులిప్ పూలపై పరిశోధనలు చేపట్టి విజయం సాధించారన్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన లిల్లియం, జర్బరా, చైనా ఆస్టర్ పూలపై కూడా పరిశోధనలు నిర్వహించి, గిరిజన ప్రాంతానికి అత్యంత అనుకూలమని నిరూపించారన్నారు. కుంకుమ పువ్వుపై మూడు విభాగాల్లో పరిశోధనలు నిర్వహించారన్నారు. ఈ ప్రయోగం ఫలిస్తే గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు. గతంలో జరిగిన పరిశోధనలను కొనసాగిస్తూ నూతన సంస్కరణకు శాస్త్రవేత్తలు, నూతన ఏడీఆర్ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం బదిలీపై వెళుతున్న పూర్వ ఏడీఆర్, శాస్త్రవేత్తలను పరిశోధన స్థానం ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త సీదరి ఉజ్వల, ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ శివ కుమార్ పాల్గొన్నారు.

బడిఈడు పిల్లలను పాఠశాలకు పంపాలి

ముంచంగిపుట్టు, జూన్ 25: బడిఈడు పిల్లలను పాఠశాలలకు పంపాలని బూసిపుట్టు వారపు సంతలో ఉపాధ్యాయులు మంగళవారం విస్తృత ప్రచారం చేట్టారు. విద్య ఆవశ్యకతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. చదువుకొనే వయసులో పిల్లలను పనులకు పంపించరాదని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిల్లో రాజమ్మ, మాజీ సర్పంచ్ వి.మంగ్లన్న, బూసిపుట్టు జీటీడబ్ల్యూఏ పాఠశాల హెచ్ఎం కె.మన్మధరావు, నాయకులు అర్జున్, నాగేశ్వరరావు, కె.సింహాచలం, పి.భాస్కర్, డి.తిరుపతి, కె.త్రినాథ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కిల్లోగుడలో కంటి వైద్య శిబిరం

డుంబ్రిగుడ, జూన్ 25: సాగర పంచాయతీలోని కిల్లోగుడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి నజీబుల్లా మాట్లాడుతూ శిబిరానికి పలు గ్రామాల నుంచి 85 మంది గిరిజనులు హాజరయ్యారని చెప్పారు. వీరిలో 31 మందికి కంటి శుక్లాలకు శస్త్ర చికిత్స, 15 మందికి కళ్లజోడులు, 20 మందికి రెటినా గ్లూకోమా సమస్య ఉందన్నారు. మిగిలిన రోగులకు మందులు పంపిణీ చేశామని ఈకార్యక్రమంలో వైద్య సిబ్బంది బృందం తదితరులు పాల్గొన్నారు.

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దాం...

పెదబయలు, జూన్ 25: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్దామని పాడేరు ఎస్ఈబీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శేఖర్‌బాబు పిలుపునిచ్చారు. కుమ్మరిపుట్టు ఏకలవ్య మోడల్ పాఠశాలలో మాదకద్రవ్యాలపై న్విహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ చెడు వ్యసనాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని, భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు ప్రణాళిక రూపొందించుకొని చదువుపై దృష్టిసారించాలని కోరారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని మంచి స్థాయికి ఎదగాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల ఏర్పడే దుష్పలితాల గురించి, అక్రమ రవాణాను అరికట్టడంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ ఎస్ఐలు శేఖరం, సురేష్‌కుమార్, ఏకలవ్య ప్రిన్సిపాల్ కేశవరావు, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ ఈశ్వరమ్మ, పీహెచ్‌సీ డాక్టర్ నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.

దోమల నివారణ మందు ఫాగింగ్

సీలేరు, జూన్ 25: దోమల నివారించేందుకు పంచాయతీ పరిధిలోని వీధుల్లో ఫాగింగ్ చేయిస్తున్నామని సర్పంచ్ దుర్గో తెలిపారు. మంగళవారం వీధుల్లో పంచాయతీ సిబ్బంది ఫాగింగ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దోమల వల్ల ప్రజలు జ్వరాల బారినపడుతున్నారన్నారు. ఈ మేరకు దోమలను అరికట్టేందుకు ఫాగింగ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

చుట్టుమెట్ట బాధితులకు రాజారావు పరామర్శ

పెదబయలు, జూన్ 25: భూతవైద్యం చేస్తూ మరణించిన చుట్టుమెట్ట గ్రామానికి చెందిన కిముడు సహదేవ్, కిల్లో త్రినాథ్ కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పాంగి రాజారావు బృందం మంగళవారం పరామర్శించారు. గ్రామంలో సందర్శించి సంఘటనకు గల కారణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి చేయూత అందేలా కృషి చేస్తామని భరోసా కల్పించారు. ఆయన వెంట శరభ వేమనబాబు, కొర్ర ఆనందరావు, డి.రమణ ఉన్నారు.

సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక కార్యాచరణ: ఎంపీడీవో


సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీడీవో వీర సాయిబాబు

చింతపల్లి, జూన్ 25: ఆదివాసీ గ్రామాల్లో సీజనల్ వ్యాధుల నివారించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించామని ఎంపీడీవో వీర సాయిబాబు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయం ఉద్యోగులు, ఏఎన్ఎంలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అపిడమిక్ సీజన్ ప్రారంభం కావడంతో గిరిజన గ్రామాల్లో మలేరియా, వైరల్, డెంగ్యూ, అతిసార ప్రబలే ప్రమాదం ఉందన్నారు. ఈ వ్యాధులను అరికట్టేందుకు పంచాయతీ కార్యదర్శులు, సచివాలయం ఉద్యోగులు, ఏఎన్ఎంలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ప్రతీ కుటుంబం గృహ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమ తెరలు ఉపయోగించాలని కోరారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ గడుతూరి స్వర్ణలత, ఈవోపీఆర్‌డీ శ్రీనివాసరావు, ఏవో రవీంద్రనాథ్ పాల్గొన్నారు.

మూఢ నమ్మకాలకు గిరిజనుల ప్రాణాలు 'బలి'!

... 5వ పేజీ తరువాయి

ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఇదే మండలం కాశీపట్నంలో 2021 అక్టోబరు నెలలో తన అన్నను చెడుపు చేసి చంపారనే నెపంలో మరో వ్యక్తిని హతమార్చిన ఘటన జరిగింది. అలాగే 2015 నవంబరులో డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ రంగిసింగిగూడ గ్రామంలో ఓ దిసారీ ఇంటిపై స్థానికులు దాడి చేసి ఆయన్ని దహనం చేశారు. అదే తరహా ఘటన అదే ఏడాది అక్టోబరు నెలలో డుంబ్రిగుడ మండలం తూటంగి పంచాయతీ ఇసుకలు గ్రామంలో జరిగింది. ఓ దిసారీని హత్య చేసి, మృతదేహాన్ని గ్రామస్థులు దహనం చేశారు. అలాగే జి.మాడుగుల మండలం గడుతూరు ప్రాంతంలో ఇదే విషయంలో అనుమానంతో ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి హతమార్చారు. 2010లో ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ పట్నాపడాల్‌పుట్ ప్రాంతంలోనే తమకు చెడుపు చేయిస్తున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి బాణం వేసి హతమార్చారు. 2012లో పాడేరు మండలం మోదాపల్లి పంచాయతీ పందొర్లు గ్రామంలో చెడుపులు చేస్తున్నారని ఆరోపణతో ఓ వ్యక్తిని హత్య చేసి బావిలో పడేశారు. ఇవి వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు మాత్రమే.. ఇదే తరహాలో మారుమూల ప్రాంతాల్లో వెలుగులోకి రాని అనేక ఘటనలు అనేకం ఉన్నాయి. గిరిజనులు విశ్వసిస్తున్న మూఢనమ్మకాలతో జరుగుతున్న నష్టాలపై వారికి అవగాహన కలిగించి, వాస్తవ పరిస్థితులపై చైతన్యం చేస్తేనే గాని ఇటువంటి ఘటనలకు తెరపడదు. అధికార యంత్రాంగం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

పీవీటీజీ గ్రామాలను ఆదర్శంగా అభివృద్ధి చేస్తా

... 5వ పేజీ తరువాయి

గ్రామస్థులను ఉద్దేశించి పీవో అభిషేక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పీవీటీజీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రి జనమన్ పథకాన్ని అమలు చేస్తున్నదని, ఈ పథకంలో అర్హులందరికీ పక్కా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. జలజీవన్ మిషన్ పథకంలో ఇంటింటా మంచినీటి కొళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు.ప్రతి ఇంటికి విద్యుత్ సౌకర్యం కల్పిస్తామన్నారు. మల్టీపర్పస్ సెంటర్ భవనాన్ని నిర్మిస్తామని, 20 సెంట్లు భూమిని కేటాయిస్తూ గ్రామసభ తీర్మానం చేసి, భూమిని అప్పగించాలన్నారు. అర్హులైన రైతులందరికి పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తామన్నారు. గ్రామస్థుల అభ్యర్థన మేరకు మేకలు మంజూరు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరికీ హెల్త్ కార్డులతోపాటు ఆధార్, రేషన్ కార్డులు, బ్యాంకు ఖాతాలు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామానికి అవసరమైన వంతెన నిర్మాణానికి, రహదారి పనులకు రివైజ్డ్ శాంక్షన్ ఆర్డర్లు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పీవో వెంట టీడబ్ల్యూ ఈఈ వేణుగోపాల్, హౌసింగ్ ఈఈ బి.బాబు, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఎస్‌బీఎస్.నందు, ఐసీడీఎస్ అధికారులు, చిలకలగెడ్డ ఎంపీటీసీ సభ్యురాలు తడబారికి మిత్తుల, తదితరులు పాల్గొన్నారు.

దారి తెన్నూ లేని రోడ్లకు లక్షలు కుమ్మరింపు

... 5వ పేజీ తరువాయి

బ్లాస్టింగ్ చేసి రహదారి వేయలేదని తలారిపాడు, తేనెపుట్ గ్రామస్థులు తెలిపారు. అదేవిధంగా ఫార్మేషన్ రోడ్డు ఏర్పాటుకు వేరుగా నిధులు వస్తే మూడు కిలోమీటర్ల మేర రహదారి నిర్మించకుండా నిధులు డ్రా చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. పనులు చేయకుండానే తూతూమంత్రంగా పనులు చేసి నిధులను మింగేశారని, సమగ్ర దర్యాప్తు చేస్తే వాస్తవాలు బయటపడతాయని తలారిపాడు, తేనెపుట్ గ్రామస్థులు కిల్లో రాజు, శిల్పా చిన్నారావు డిమాండ్ చేస్తున్నారు.

రహదారి నిర్మాణంలో నిధులు దుర్వినియోగం

-కె.గోవిందు, సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు

అనంతగిరి మండలంలో అధిక శాతం రహదారుల నిర్మాణంలో అవకతవకలు జరిగాయి. పనులు సక్రమంగా చేపట్టకుండా కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు కుమ్మక్కై పనులు చేపట్టకుండా నిధులు మింగేశారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోకు తెలియజేశాను. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన రోడ్లు పనులపై సమగ్ర దర్యాప్తు చేస్తే ఎన్నో అక్రమాలు బయటపడతాయి.

మన్యంలో భారీ వర్షం

... 5వ పేజీ తరువాయి


హుకుంపేట వీధుల్లో హోరున కురుస్తున్న వాన

ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే పాడేరులో 34.6, అరకులోయలో 33.2, హుకుంపేటలో 31.3, ముంచంగిపుట్టులో 29.9 పెదబయలులో 29.7 సెల్సియస్ డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

చింతపల్లిలో..

మండలంలో మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కుండపోత వర్షం కురిసింది. వర్షంతో లోతుగెడ్డ వారపు సంతలో వర్తకులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో ప్రధాన రహదారులన్నీ వాగులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరుకున్నది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

హుకుంపేటలో..

మండలంలోని మంగళవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం 3 గంటల నుంచి 4 గంటల వరకు పడింది. దీంతో మండల కేంద్రానికి వచ్చిన గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. వర్షపు నీరు ప్రవహించడంతో రోడ్లు చిత్తడి మారాయి. వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఉపశమనం పొందారు.

☛ సంక్షిప్తంగా..


ర్యాలీలో మాట్లాడుతున్న డీఈవో బ్రహ్మాజీ

పిల్లలను బడిలో చేర్చే బాధ్యత టీచర్లదే

» జిల్లా విద్యా శాఖాధికారి బ్రహ్మాజీరావు

జి.మాడుగుల, జూన్ 25: బడి వయస్సు కలిగి పిల్లలు బడుల్లో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని జిల్లా విద్యా శాఖాధికారి (డీఈవో) బ్రహ్మాజీరావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన నేను బడికి పోతా కార్యక్రమ ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. మండంలోని అన్ని గ్రామాల్లో డ్రాపౌట్ విద్యార్థులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. నేనే బడికి పోతా కార్యక్రమం జూలై 12వరకు విజయవంతం చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. అనంతరం డీఈవో గాంధీనగర్, గుకుకుల, వి.కోడాపల్లి తదితర పాఠశాలలను తనిఖీలు చేసి విద్యా స్థాయిని అడిగి తెలుసుకున్నారు. అలాగే మధ్యాహ్నం భోజన పథకంలో మెనూ పక్కగా అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులపైన నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో బాబురావుపడాల్, ప్రధానోపాధ్యాయులు ఎం.బాలరాజు, డి.ప్రదీప్ చంద్ర, కె.నాగరాజు, పి.సుభద్రమ్మ, ఎ.చిన్ని, వి.సురక్ష పాల్గొన్నారు.

గిడ్డి ఈశ్వరికి పాస్టర్ల సన్మానం

చింతపల్లి, జూన్ 25: టీడీపీ పాడేరు నియోజకవర్గం ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి పాస్టర్లు సన్మానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో మంగళవారం చింతపల్లి, జీకే వీధి పాస్టర్లు ఈశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాస్టర్స్ ఫెలోషిప్ జిల్లా అధ్యక్షుడు వసుపరి తీమోతి మాట్లాడుతూ క్రైస్తవుల సంక్షేమం, అభివృద్ధికి తమ వంతు కృషిచేయాలని ఈశ్వరి కోరినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాస్టర్స్ ఫెలోషిప్ నాయకులు మల్లేశ్వరరావు, గొర్లె రాజు, ఏసువరం పాల్గొన్నారు.

ప్రత్యేక డీఎస్సీలో ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్ అమలుచేయాలి

పాడేరు రూరల్, జూన్ 25: జనరల్ డీఎస్సీలో గిరిజన ప్రాంత పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఆదివాసీలకు శతశాతం రిజర్వేషన్ అమలుచేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పి.బాలదేవ్ కోరారు. ఈ మేరకు మంగళవారం గిరిజన సంఘం కార్యాలయంలో నిర్వహించిన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలలతో పాటు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో సుమారు 16 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గిరిజన గురుకులాల్లో ఉన్న ఖాళీల భర్తీకి విద్యాశాఖకు అనుమతి ఇవ్వలేదని, గిరిజన గురుకుల సొసైటీల ద్వారా భర్తీ చేయనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం స్పందించి గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగ, ఉపాధ్యా పోస్టులు నియామకంలో శతశాతం రిజర్వేషన్ అమలుకు చర్యలు చేపట్టాలని కోరారు. అలా చేస్తే వేలాది మంది గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

చదువుకు మొదటి ప్రాధాన్యం

హుకుంపేట, జూన్ 25: విద్యార్థులు చదువుకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సీఐ నాయుడు సూచించారు. మండలంలోని మెరకచింత గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే చదుకుకోవాలని చెప్పారు. మంచి చదువులు చదివి తమ జీవితాలు బంగారు బాటలో ఉండేలా కృషి చేయాలన్నారు. గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్, పోలీసులు పాల్గొన్నారు

బాల కార్మికులతో పనిచేస్తే చర్యలు

జి.మాడుగుల, జూన్ 25: బాల కార్మికులను పనుల్లో చేర్చుకున్నా, వారితో పనులు చేయించినా కఠిన చర్యలు ఉంటాయని కార్మిక శాఖ జిల్లా ఇన్‌చార్జి హెచ్చరించారు. మండల కేంద్రంలో మంగళవారం పలు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రెండు దుకాణాల్లో ఇద్దరు బాలల పనులు చేపడుతునట్టు గుర్తించి యజమానులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బాలలను పనుల్లో పెట్టుకుంటే 9492555081 నంబరుకు తెలియజేయాలని కోరారు. ఈ తనిఖీల్లో సహాయక కార్యదర్శి పి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కొయ్యూరు, జూన్ 25: మండలంలో వైన్ పాకలు గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో వివిధ తరగతిల్లో ఉన్న ఖాళీలు భర్తీకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హెచ్ఎం గీతాంజలి తెలిపారు. ఈ మేరకు 3వ తరగతిలో 40, నాలుగులో 31, 5వో తరగతి 22 ఖాళీలు ఉన్నట్టు హెచ్ఎం వివరించారు. పాఠశాలలో చేరేందుకు ఆసక్తి గల విద్యార్థులు తమ పూర్తి విద్యార్హత వివరాలతో తల్లిదండ్రులతో కలసి తమను సంప్రదించాలని హెచ్ఎం కోరారు.

43 క్వింటాళ్ల వరి విత్తనాల పంపిణీ

కొయ్యూరు, జూన్ 25: మండలంలో 43 క్వింటాళ్ల వరి విత్తనాలను సరఫరా చేసినట్టు జడ్‌పీటీసీ వారా నూకరాజు తెలిపారు. చిట్టింపాడు రైతుభరోసా కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రాయితీపై ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే ప్రభుత్వం రైతులకు విత్తనాలు సిద్ధం చేయించిందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు శ్రీరామూర్తి, చలపతి, వ్యవసాయ శాఖ సిబ్బంది రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

27న టీడీపీ అత్యవసర సమావేశం

కొయ్యూరు, జూన్ 25: మండల కేంద్రంలో ఈ నెల 27న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలుతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు టీడీపీ పాడేరు నియోజకవర్గ ఇన్‌చార్జి గిడ్డి ఈశ్వరి తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ అతిథి గృహ ఆవరణలో గురువారం మధ్యహ్నం 2 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. మండలంలోని నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, మహిళ ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.